
క్లుప్తంగా

ఏ ఊరివాడో.. ఇక్కడ మృతి చెందాడు!



చిలకలూరిపేట: పట్టణంలోని విజయాబ్యాంకు సెంటర్‌లో సుమారు 50 సంవత్సరాలు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడు. మృతదేహానికి ఉన్న చొక్కా కాలర్‌పై బ్యూటీ టైలర్స్, కార్వాన్, హైదరాబాద్–5 అని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరైనా ఇతని వివరాలు తెలిసిన వారు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో తెలియ జేయాలని పోలీసులు కోరారు. వివరాలు తెలిసిన వారు ఫోన్ నంబర్లు 9440796227, 9866697966 లకు సంప్రదించాలన్నారు.

వినుకొండ ఎస్ఐగా సత్యనారాయణ



వినుకొండ(నూజెండ్ల): పట్టణ ఎస్ఐగా సత్యనారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా వినుకొండ పట్టణ ఎస్ఐగా బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ సత్యనారాయణను స్టేషన్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు.

ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి



నరసరావుపేట: ప్రతి మహిళా జీవనోపాధి ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోరారు. స్థానిక స్టేషన్ రోడ్డులోని గాంధీపార్కు వద్ద శనివారం మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలచే తయారు చేసిన వివిధరకాల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన మెప్మా బజారును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పట్టణంలోని అన్నీ స్వయం సహాయక సంఘాల మహిళలు పచ్చళ్లు, కారంపొడులు, జొన్న, గోధుమ, రాగి పిండి ఉత్పత్తులు, ఒన్‌గ్రామ్ గోల్డ్, మట్టిప్రమిదలు, ఫినాయిలు ప్రదర్శనగా ఉంచి అమ్మకాలు చేశారు. మున్సిపల్ కమిషనరు ఎం.జస్వంతరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఆక్రమణలు తొలగించండి

నరసరావుపేట: పట్టణంలో రోడ్డు మార్జిన్లు, ఫుట్‌పాత్‌లు, డ్రెయినేజీలను ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారందరూ మూడురోజుల్లోగా తొలగించాలని, లేనిపక్షంలో పోలీసు సహకారంతో పురపాలక అధికారులే తొలగిస్తారని మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటువంటి వ్యాపారాల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంద న్నారు. వర్షాకాలంలో మురుగునీరు ఆగిపోవటం వలన దోమలు, ఈగెలు పెరిగి ప్రజలకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయన్నారు. ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే తొలగించటం జరుగుతుందని హెచ్చరించారు.

మహిళలు సమాజంలో గౌరవంగా బతకాలి



రాజుపాలెం: మహిళలకు అనేకమైన చట్టాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకుని ధైర్యంగా సమాజంలో గౌరవంగా బతికే అవకాశం తెలుసుకోవాలని ఏపీఎం శివకుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు రక్షణ చట్టాలపై అవగాహన సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఏపీఎం శివకుమార్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారని తెలిపారు. ప్రతి మహిళ డ్వాక్రా గ్రూపులలో ఉండి పొదుపు కట్టుకుని శ్రీనిధి ద్వారా తీసుకున్న నిధులతో జీవనోపాధి పొందవచ్చన్నారు. డీబీఆర్‌సీ ఏరియా కో–ఆర్డినేటర్ గడ్డిపర్తి కోటిరత్నం మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలన్నారు. మండల మహిళా అధ్యక్షురాలు కాసంబి, సీసీ కోటమ్మ పాల్గొన్నారు.

కొండవీడులో అగడ్తనూ ఆక్రమించేస్తున్నారు!!

నాదెండ్ల: చారిత్రాత్మక కొండవీడు కోటను శత్రుదుర్భేధ్యంగా మార్చిన అగడ్తను నేడు కొందరు స్వార్థపరులు కబ్జాచేసి పూడ్చివేస్తున్నారు. కోట గ్రామ పరిధిలోని కొండవీడు అగడ్త ప్రమాదంలో పడింది. అగడ్తను గ్రావెల్‌తో పూడ్చి ఆక్రమించేస్తున్నారు. సుమారు రెండు సెంట్ల స్థలం మేర అగడ్తను జేసీబీతో పక్కనే ఉన్న మట్టిని తవ్వి గ్రావెల్‌తో పూడ్చారు. ఆర్ అండ్ బీ రోడ్డు పక్కనే ఉండటంతో వ్యాపార స్థలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. దీనిపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలంటూ విన్నవించారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ విజయశ్రీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.



కోట గ్రామ పరిధిలో ఆక్రమణదారులు పూడ్చివేసిన అగడ్త

నేడు పాటల పోటీలు

చిలకలూరిపేటటౌన్: అమర గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం కళాపరిషత్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయి సినిమా పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు జి.రాజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేదీన చిలకలూరిపేట పట్టణంలోని పెన్షనర్స్ హాలులో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో విజేతలుగా నిలిచిన వారికి వరుసగా రూ.6, రూ.4 వేలు, రూ.3లతో పాటు మెమోంటోలు అందజేస్తామని తెలిపారు. అలాగే మరో పదిమందికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు వివరించారు.

రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

నాదెండ్ల: మండలంలోని కనపర్రు సచివాలయంలో శనివారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహశీల్దార్ ఏవీ రమణ, డీటీ ధనలక్ష్మి, మండల సర్వేయర్ రాంబాబు హాజరయ్యారు. రీసర్వే పూర్తయి భూమి కొలతల్లో వ్యత్యాసం ఉందంటూ 29 మంది రైతులు అర్జీలు అందించారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ రమణ మాట్లాడుతూ త్వరలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో వీఆర్వో ఏలియా, గ్రామ సర్వేయర్లు, నాయకులు వజ్జా సింగయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.

యడ్లపాడులో...

యడ్లపాడు మండలం వంకాయలపాడు సచివాలయం వద్ద శనివారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సదస్సుకు 32 అర్జీలు రైతుల నుంచి అందాయి. తహసీల్దార్ విజయశ్రీ, డీటీ అనురాధ, సర్వేయర్ సురేంద్రనాథ్, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, నాయకులు పాల్గొన్నారు.



కనపర్రు రెవెన్యూ సదస్సులో రైతు నుంచి అర్జీ స్వీకరిస్తున్న తహసీల్దార్ ఏవీ రమణ

నూతన డైరీ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి



నరసరావుపేట: స్థానిక సత్తెనపల్లి రోడ్డులోని శ్రీ శ్రీనివాస సీలింగ్ చానల్స్ కంపెనీకి చెందిన 2025వ ఏడాదికి చెందిన నూతన సంవత్సర డైరీని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా పలువురు సిబ్బందికి డైరీలు, బ్యాగులు పంపిణీ చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు కంజుల రామకోటిరెడ్డి, విజయవాడ కనక దుర్గమ్మ వారి దేవస్థానం మాజీ డైరెక్టర్ నిడమానూరి సురేంద్ర, ఎన్‌కె ఆంజనేయులు, కొమ్మసాని కమలాకర్‌రెడ్డి, మాజీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరు కిషోర్, భవిరిశెట్టి నాగేశ్వరరావు, పొదిలే ఖాజా పాల్గొన్నారు.

ఎరువులు, పురుగుమందుల దుకాణాల తనిఖీ

రొంపిచర్ల: మండలంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను శనివారం మండల వ్యవసాయ అధికారి శివలలిత తనిఖీ చేశారు షాపులోని రికార్డులను పరిశీలించారు, గుర్తింపు ఉన్న ఏజెన్సీల నుంచి ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలన్నారు. అలాగే నిర్ణీత ధర కన్నా ఎక్కువ అమ్మితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు గోడౌన్‌లోని ఎరువుల బస్తాల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ఆధారంగా తనిఖీలు చేశారు.. రైతులు కొనుగోలు చేసిన ప్రతి ఎరువుల బస్తాకు పురుగుమందుల డబ్బాలకు బిల్లులు ఇవ్వాలని సూచించారు.

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య



శావల్యాపురం: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో ఇర్లపాడు గ్రామంలో శనివారం జరిగింది. ఎస్సై లోకేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మందా భూషణం (50) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

యానిమేటర్ల తొలగింపుపై హైకోర్టు స్టే

బెల్లంకొండ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరునాడే బెల్లంకొండ మండలంలోని పలు గ్రామాలకు చెందిన యానిమేటర్లను విధుల నుంచి తొలగించారు. అనంతరం మండలంలోని 7 గ్రామాల్లో కొత్త యానిమేటర్లను నియమించాలంటూ జూలై 31న స్థానిక టీడీపీ నాయకులు సూచనల మేరకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కార్యాలయం నుంచి సిఫారసు లేఖను సంబంధిత అధికారులకు పంపారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమను అకారణంగా విధుల నుంచి తొలగించడం అన్యాయం అంటూ వారు హైకోర్టుకు వెళ్లారు. మండలంలోని చంద్రాజుపాలెం గ్రామానికి చెందిన చింతల వెంకటలక్ష్మి, వన్నాయపాలెం గ్రామానికి చెందిన గడ్డం శ్రీలేఖ, చంద్రాజుపాలేనికి చెందిన చిలకా రమాదేవి, నందిరాజుపాలెం గ్రామానికి చెందిన నామాల లక్ష్మీ అనే నలుగురు యానిమేటర్లు ఈ నెల 7న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం వారి తొలగింపుపై స్టే విధించింది. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ డీఆర్‌డీఏ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైకోర్టు ఉత్తర్వులతో యానిమేటర్లు శుక్రవారం మండల డీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లారు. ఏపీఎం ఉషశ్రీని కలసి కోర్టు ఉత్తర్వులను అందజేశారు.
తమను విధుల్లో తీసుకోవాలని యానిమేటర్లు ఆమెను కోరారు. కాగా యానిమేటర్లను తొలగించడం, విధుల్లోకి తీసుకోవడం తమ బాధ్యత కాదని, పూర్తిగా గ్రామ సంఘాల వీఓలకే ఆ అధికారం ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో వీఓల తీర్మానంతో తొలగించడం, విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో మాట్లాడుకుని విధుల్లో చేరాలంటూ కోర్టు ఉత్తర్వులను తీసుకోలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం తమను విధుల్లోకి చేర్చుకోకపోతే, కోర్టు ధిక్కారం చేస్తున్నారని, తిరిగి కోర్టుకు వెళతామని యానిమేటర్లు తెలిపారు.

మురుగు నీరు ఇలా.. నడిచేది ఎలా

- ఓవర్ బ్రిడ్జి–ప్రకాష్‌నగర్ మార్గంలో పూడిపోయిన కాల్వలు
- రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగు నీరు
- అసౌకర్యానికి గురువుతున్న పాదచారులు

నరసరావుపేటటౌన్: నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో నడిచే పాదాచారులు దుర్గంధానికి ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. ఓవర్ బ్రిడ్జి నుంచి ప్రకాష్‌నగర్ వరబాబు హస్పిటల్‌కు వెళ్లే మార్గంలో సైడ్ కాల్వలు బూడిపోయాయి. ఇళ్లల్లో వినియోగించిన వృథానీరు, మురుగు నీరు సైడ్ డ్రెయిన్ ద్వారా బయటకు వెళ్లటం లేదు. దీంతో కొందరు గృహయజమానులు మురుగు నీటిని రోడ్లపై వదులుతున్నారు. దీంతో ఆ మార్గంలో దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రాంతంలో కొన్ని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో పాటు డీఎస్పీ, జిల్లా రిజిస్ట్రార్, ఆదాయపు పన్ను, ఎక్సైజ్ కార్యాలయాలు ఉన్నాయి. వీటికి ఈ మార్గం ద్వారానే రాకపోకలు సాగించాల్సి ఉంది. నిత్యం రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తుండటంతో అటుగా వెళ్లే పాదాచారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు.



రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తుండటంతో ముక్కు మూసుకొని నడుస్తున్న జనం



సైడ్ కాల్వ నుంచి రోడ్డుపైకి ప్రవహిస్తున్న మురుగు నీరు

డాక్టర్ కొండవీడు ఇఎన్‌టీలో అత్యాధునిక వైద్యసదుపాయాలు

- ఒకేచోట ఆంప్లిఫాస్, న్యూరో ఈక్విలిబియం గల ఆస్పత్రి
- మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి
- రిహాబిలిటేషన్ సెంటర్, వర్టిగో డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రారంభం

నరసరావుపేట: రాష్ట్రంలో ఆంప్లిఫాస్, న్యూరో ఈక్విలిబియం ఒకేచోట కల్గిన ఏకైక హాస్పిటల్ కొండవీడు ఇఎన్‌టీ హాస్పిటల్ అని మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, పలువురు డాక్టర్లు కొనియాడారు. శనివారం రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కంజుల జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో నిర్వహిస్తున్న కొండవీడు ఇఎన్‌టీ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన కొండవీడు రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజార్డర్స్ ఆంప్లిఫాస్, న్యూరో ఈక్విలిబియమ్ కొండవీడు వర్టిగో డయాగ్నస్టిక్ సెంటర్‌ను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీనియర్ వైద్యులు డాక్టర్ మర్రిపెద్దయ్య, డాక్టర్ దత్తుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్‌కట్ చేసి ప్రారంభించారు. ల్యాబ్‌లను సందర్శించి తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈసదావకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నాగోతు ప్రకాష్, డాక్టర్ పాలూరి శ్రీనివాసరెడ్డి, ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ ఏఏవీ రామలింగారెడ్డి, సీనియర్ డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ అధ్యక్షులు కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ రాంప్రసాదు, డాక్టర్ కంజుల శ్రీవర్షిణి, మేనేజింగ్ డైరక్టర్ కంజుల కోటిరెడ్డి, సీఇవో మస్తాన్‌రెడ్డి, మేనేజర్ మహేష్, మాజీ కౌన్సిలర్ షేక్ మస్తాన్‌వలి, పట్టణంలోని పలువురు డాక్టర్లు హాజరయ్యారు.



కొండవీడు ఇఎన్‌టీ హాస్పిటల్‌లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మాజీ మంత్రి కాసు

పీఎం సూర్య ఘర్‌తో పేద కుటుంబాలకు ఉపయోగం

పెదకూరపాడు: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్యుత్ బిల్లులు ఆదాతో పాటు అదనపు ఆదాయం వస్తుందని సీఆర్‌డీఏ విద్యుత్ నోడల్ ఆఫీసర్, బాపట్ల సర్కిల్ విద్యుత్ శాఖ ఈఈ తులసీరాం అన్నారు. పెదకూరపాడు విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయంలో ఏఈ దాసరి రామకృష్ణ ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తులసీరాం మాట్లాడుతూ నెలసరి విద్యుత్ వినియోగం 0–150 యూనిట్లుకు సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ 1.2 కిలో వాట్స్‌కి సబ్సిడీ రూ.30 వేలు నుంచి 60 వేలు, 150–300 నెలవారీ విద్యుత్ వినియోగదారులకు 2.3 కిలో వాట్స్‌కి రూ.60 వేలు నుంచి రూ.78 వేలు వరకు సబ్సిడీ ఇస్తారన్నారు. వినియోగదారులు వినియోగించుకోవాలని కోరారు.

రాష్ట్ర టెన్నిస్ పోటీలకు శంకరభారతీపురం విద్యార్థి



సైదులురెడ్డితో ప్రధానోపాధ్యాయినీ పార్వతి

నరసరావుపేట రూరల్: ఉమ్మడి జిల్లా టెన్నిస్ ఎంపిక పోటీలలో శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి కోడూరి రుద్రప్రతాప్ సైదుల్‌రెడ్డి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయినీ ఎం.పార్వతి శనివారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన నిర్వహించిన పోటీలలో సైదుల్‌రెడ్డి ప్రతిభ కనబర్చి జిల్లా జట్టుకు ఎంపికైనట్టు వివరించారు. కాకినాడలో ఈనెల 28, 29, 30 తేదీలలో కాకినాడ డీఎస్ఏ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీలలో సైదుల్‌రెడ్డి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. సైదుల్‌రెడ్డి ప్రధానోపాధ్యాయినీ పార్వతి, వ్యాయమ ఉపాధ్యాయులు జి.ఝాన్సీరాణి, షేక్ ఫాతిమా, పి.తిరుపతిరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.

పరిశుభ్రమైన తాగునీరు అందించాలి

అమరావతి: మండలంలో పరిశుభ్రమైన తాగునీటిని ప్రజలకు అందించడంపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని, అలాగే గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీపీ మేకల హనుమంతరావు అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీపీ హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డయేరియా విజృంభిస్తోందని మండలంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.